క్లుప్తంగా

కనులపండువగా పల్లకిసేవ



పొదలకూరు: పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్లో గల శ్రీలక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు పల్లకిసేవను వేడుకగా శనివారం నిర్వహించారు. ప్రత్యేకాలంకారంలో దర్శనమిచ్చారు. అభిషేకాలు, పూజలను నిర్వహించి.. భక్తులకు ప్రసాదాలను అందజేశారు.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ



బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. గణపతిపూజ, అగ్ని ప్రతిష్ఠ, కలశస్థాపన, దీక్షాహోమం తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.

పలువురికి ఆహ్వానం

కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆహ్వానం పలికారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తదితరులకు నెల్లూరులో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

నిబంధనలు పాటించాలి



మాట్లాడుతున్న కె.ఇస్సాక్

కోవూరు : పెట్రోలియం పంపుల డీలర్లు నిబంధనలు తప్పక పాటించాలని మెట్రాలజీ నెల్లూరు జోన్ డిప్యూటీ కంట్రోలర్ కె.ఇస్సాక్ కోరారు. కోవూరులోని చౌదరి బ్రదర్స్ పెట్రోల్ పంప్ వద్ద పెట్రోల్ పంపుల డీలర్లు, సేల్స్ ఆఫీసర్లతో అవగాహన కార్యక్రమాన్ని ఆయన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లీగల్ మెట్రాలజీ చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వరరావు, డివిజన్ ఇన్‌స్పెక్టర్ రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

ఇనుప సామగ్రి గోదాములో అగ్నిప్రమాదం



కోవూరు : స్థానిక పెళ్లకూరు కాలనీ వద్ద పాత ఇనుప సామగ్రి గోదాములో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు గోదాము యజమాని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత



మనుబోలు: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్సై శివరాకేష్ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో పారిశుధ్య పనులను శనివారం చేపట్టారు. అనంతరం మొక్కలు నాటారు.

ఉచిత కంటి వైద్యశిబిరం నేడు

బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, చాగణం లలితమ్మ– భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం జరుగుతుందని ట్రస్టీ గౌరీశంకర్ శనివారం తెలిపారు. అరవింద హాస్పిటల్ డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తారని, శిబిరానికి హాజరయ్యేవారు ఆధార్‌కార్డు తీసుకుని రావాలని కోరారు.

ఎడగారు సాగుకు సన్నద్ధం

- కనుపూరు కాలువ కింద వరిసాగు
- మండలంలో వేల ఎకరాల్లో నాట్లు పడే అవకాశం
- రబీలో రైతులకు గిట్టుబాటు కాని ధాన్యం ధరలు

పొదలకూరు: మండలంలోని పెన్నార్ డెల్టా పల్లెల్లో ఎడగారు సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. వాస్తవానికి ఇక్కడ పంటల సాగు ప్రత్యేకంగా ఉంటుంది. మొత్తం 30 పంచాయతీలకు గానూ ఆరింట్లోనే ఎడగారు పంటలను అధికంగా పండిస్తారు. మిగిలిన పంచాయతీల్లో ఒక కారు పంటలనే సాగుచేస్తారు. సూరాయపాళెం, విరువూరు, వెలికంటిపాళెం, నేదురుమల్లి, మహ్మదాపురం, తాటిపర్తి పంచాయతీలు పెన్నార్ డెల్టా ప్రాంతాలు కావడంతో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ఎడగారు కింద 2500 ఎకరాల్లో నాట్లు వేస్తుంటారు. ఈ ఏడాదిలో సాగుకు సన్నాహాలను ప్రారంభించారు. ఇక్కడ ఎక్కడ బోర్లు వేసినా నీరు పడుతుంది. బోర్లు వేసేందుకు యంత్రాలను ఉపయోగించరు. దంచుడు బోర్లను కూలీల ద్వారానే వేయిస్తుంటారు. కొందరు రైతులు మాత్రం వేసవిలో కురిసే వర్షాలకు నువ్వు పంటలను సాగు చేస్తుంటారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో ఎడగారు సాగుకు ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నారు. కనుపూరు కాలువకు నీటిని విడుదల చేయడంతో సూరాయపాళెం, వెలికంటిపాళెం, నేదురుమల్లి, నల్లపాళెం, తాటిపర్తి, ఆనాటికండ్రిక గ్రామాల్లో వరినాట్లు పడే అవకాశం ఉంది.



తాటిపర్తిలో సాగుకు సిద్ధంగా మాగాణి భూములు

ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి

ఎడగారులో వరి దిగుబడి తగ్గుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ పంటలపై కొందరు ఆసక్తి చూపుతున్నారు. మండలంలో ఎడగారులో ఐదు వేల ఎకరాలకుపైగా వరిసాగు చేపట్టే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఎడగారు సాగులో దిగుబడి రైతులు ఆశించిన స్థాయిలో ఉండదు. దీంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రబీలో ఎకరాకు నాలుగు పుట్లు దిగుబడయ్యే ధాన్యం.. ఎడగారులో మూడు పుట్లే వస్తుంది. ఈ రబీలో ఎడగారు కంటే ఘోరంగా ధాన్యం దిగుబడైన విషయం తెలిసిందే. ఎకరాలో వరిసాగు కోసం రైతులు రూ.30 వేలకుపైగా వెచ్చించాల్సి ఉంటుంది. అదే కౌలు రైతులకైతే ఎకరాకు రూ.33 వేల వరకు అవుతుంది. అంటే రెండు పుట్ల ధాన్యాన్ని వ్యవసాయ ఖర్చులకే వెచ్చించాల్సి ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధరలు లభిస్తే ఇబ్బందులు తలెత్తవని, రబీలో మాదిరిగా ధాన్యాన్ని విక్రయించుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెలాఖరులోపు నాట్లకు అవకాశం



మండలంలో ఎడగారు సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది నార్లు పోసుకుంటారు. కొందరు అక్కడక్కడా నార్లు పోసి నెలాఖరులోపు నాట్లు వేసే అవకాశం ఉంటుంది. బోర్లు, కాలువల కింద వరి సాగు చేసే అవకాశం ఉంది. కనుపూరు కాలువకు నీటిని విడుదల చేశారు.

– వాసు, ఏఓ, పొదలకూరు



వరినార్లు



కనుపూరు కాలువలో ప్రవహిస్తున్న సాగునీరు

మేత పొరంబోకు భూముల పరిశీలన

పొదలకూరు: మండలంలోని ప్రభగిరిపట్నంలో మేతపొరంబోకు భూములను జేసీ కార్తీక్ శనివారం పరిశీలించారు. ఇక్కడి భూములు ఆక్రమణకు గురయ్యాయనే అంశమై కలెక్టర్ ఆనంద్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆయన ఆదేశాల మేరకు విచారణను జేసీ జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. భూములు ఆక్రమణకు గురికాలేదని, ప్రభగిరిపట్నంలోని అభయాంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించిన గోవుల మేత కోసం 16 ఎకరాలను దేవస్థాన ఆధీనంలో ఎన్నో ఏళ్లుగా ఉంచుకున్నారని తెలిపారు. తహసీల్దార్ శివకృష్ణయ్య, సర్వేయర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కార్తీక్

వెనామీ రొయ్యల చెరువులు తొలగిస్తాం

ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని బ్రహ్మదేవం పంచాయతీ వెడిచర్లమిట్టలో సాగునీటి కాలుష్యానికి కారణమవుతున్న వెనామీ రొయ్యల చెరువులను తొలగించనున్నామని మత్స్యశాఖ జేడీ శాంతి పేర్కొన్నారు. ఆక్వా సాగు చేస్తున్న చెరువులను తహసీల్దార్ స్వప్నతో కలిసి శనివారం పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఆక్వా సాగుతో ఇబ్బందులు పడుతున్నామంటూ చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులు హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. 66 ఎకరాల్లో 13 మంది రైతులు డీప్ వాటర్ బోర్లు వేసి వెనామీ సాగు చేయడంతో పాటు కాలుష్యానికి కారకంగా మారిన నీటిని సాగునీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నారని తెలిపారు. ఆక్వా సాగుకు సంబంధించిన చెరువు కట్టలను సోమవారం తొలగించనున్నామని వెల్లడించారు. కాగా తనకు వారం రోజుల సమయమిస్తే ఉన్న రొయ్యలను విక్రయించి స్వచ్ఛందంగా తొలగిస్తానని భాస్కర్ రెడ్డి తెలిపారు. మిగిలిన చెరువుల్లో ప్రస్తుతం సాగు లేకపోయినా కనెక్షన్లను తొలగిస్తామని జేడీ తెలిపారు. మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా, విద్యుత్ ఏఈ అక్బర్, ఎఫ్‌డీఓ పూజిత తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న శాంతి

చలివేంద్రాల ప్రారంభం



తోటపల్లిగూడూరు: నరుకూరు బస్టాండ్ సెంటర్‌లో..



పొదలకూరులో..

తోటపల్లిగూడూరు: స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని నరుకూరు బస్టాండ్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. పంచాయతీ సెక్రటరీ ప్రవల్లిక, అన్నం శ్రీనివాసులు, పాకం వెంకయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡ పొదలకూరు: పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన పోలీస్ చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించారు. సిబ్బంది రసూల్, షరీఫ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡ ఇందుకూరుపేట: ఇందుకూరుపేటలో కో–ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. జిల్లా సహకార తనిఖీ అధికారి తిరుపతయ్య, సీఈఓ మహేష్, పార్వతి, మోసెస్, శివకుమార్, సుమలత, రామతేజస్వి, అవినాష్ పాల్గొన్నారు.

➡ బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని వవ్వేరు కో–ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఆవరణలో చలివేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. డీసీఓ గుర్రప్ప పాల్గొని, మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు, ఎరువులు ఇవ్వడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు.



ఇందుకూరుపేటలో..



బుచ్చిరెడ్డిపాళెంలో..

స్థల బోర్డు తొలగింపుతో వివాదం

పొదలకూరు: పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్లో గల రిజర్వ్ స్థలంలో పంచాయతీ వారు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించడంతో శనివారం వివాదం రేగింది. ఈ స్థలంలో పార్కును నిర్మించాలనే ఉద్దేశంతో కొందరు స్థానికులు ఏర్పాటు చేసిన బోర్డునూ పీకేయడంతో వారు చేరుకొని వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని కానిస్టేబుల్‌తో బందోబస్తును ఏర్పాటు చేశారు. లేఅవుట్లో ప్రజాప్రయోజనాలకు కేటాయించిన స్థలాన్ని కొందరు క్రయ విక్రయాలు చేయడంతో వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే స్థలంపై శివశంకర్ అనే వ్యక్తి గూడూరు కోర్టులో వచ్చే నెల 19 వరకు స్టేటస్ కో ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో స్థలంలో ఉన్న హెచ్చరిక బోర్డులను తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది.

వెంకయ్యస్వామికి పూజలు




మనుబోలు: మండల పరిధిలోని బీసీ కాలనీ సమీపంలో కొలువైన వెంకయ్యస్వామి మందిరంలో విశేష పూజలను శనివారం నిర్వహించారు. పూజలను అర్చకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిపారు. అన్నప్రసాదాన్ని మధ్యాహ్నం అందజేశారు. ఉభయకర్తలుగా గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.

కొనసాగుతున్న ఎన్‌సీసీ శిబిరం



వెంకటాచలం: మండలంలోని చవటపాళెం పంచాయతీ సరస్వతీనగర్ వద్ద గల అక్షర విద్యాలయంలో ఎన్‌సీసీ శిక్షణ శిబిరం శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్‌సీసీ కమాండెంట్ కల్నల్ కరంచంద్, మేజర్ రాజేష్‌కుమార్, హేమంత్‌కుమార్, క్యాంప్ అధికారి బాలబ్రహ్మచారి పాల్గొన్నారు.

వేసవిలో జాగ్రత్తలు అవసరం



మనుబోలు: ఎండల తీవ్రత తరుణంలో జాగ్రత్తలు అవసరమని ఎంపీడీఓ జలజాక్షి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో బీట్ ది హీట్ థీమ్‌ను శనివారం నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీపీ గుండాల వజ్రమ్మ, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య తదితరులు పాల్గొన్నారు.

మూగజీవాలను కాపాడుకుందాం

- జెడ్పీ సీఈఓ విద్యారమ

కొడవలూరు: వేసవిలో మనతో పాటు మూగజీవాలను కూడా కాపాడుకుందామని జెడ్పీ సీఈఓ విద్యారమ పిలుపునిచ్చారు. కొడవలూరు పశువైద్యశాల ప్రాంగణంలో పశుపక్షాదుల దాహార్తి కోసం నూతనంగా నిర్మించిన నీటితొట్టెను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశువుల వలె పక్షులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేసవిలో ప్రతి ఇంటిపై కూల్ పెయింట్ వేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఏవీ సుబ్బారావు, తహసీల్దార్ కె.స్ఫూర్తిరెడ్డి, ఎంఈఓ జి.వసంతకుమారి, ఏపీఓ అచ్చయ్య, పశువైద్యాధికారి హర్షకుమార్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



నీటి తొట్టెను పరిశీలిస్తున్న విద్యారమ

ఆరోగ్యకర సమాజమే లక్ష్యం



బుచ్చిరెడ్డిపాళెం రూరల్: చిన్నారులకు హోమియో మందుల అందజేత



కొడవలూరు: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఆరోగ్యకరమైన, దుష్ప్రభావాలు లేని వైద్యం హోమియోపతి లక్ష్యమని ప్రభుత్వ హోమియో వైద్యురాలు జి.జ్ఞాన ప్రసూన అన్నారు. పట్టణంలోని గ్రంథాయలంలో హోమియో వైద్యశిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జీవనశైలిని మార్చుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా వ్యాధులను దూరం చేయవచ్చన్నారు. అనంతరం చిన్నారులకు హోమియో మందులు అందజేశారు. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సుధీర్‌కుమార్, లైబ్రేరియన్ మంజులత పాల్గొన్నారు.

నీరు–మీరుపై వ్యాసరచన పోటీలు

కొడవలూరు: వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా కొడవలూరు గ్రంథాలయంలో విద్యార్థులకు నీరు–మీరు అంశంపై శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ కె.రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ నీటిని ఎక్కువగా తాగాలన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రిటైర్డ్ హెచ్ఎం వెంకయ్య పాల్గొన్నారు.

జాగ్రత్తలతో వేడిని జయిద్దాం



కొడవలూరు: ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య సిబ్బంది

కొడవలూరు: జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి వేడిని జయిద్దామని కొడవలూరు పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.రామకృష్ణ అన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రపై పీహెచ్‌సీ ప్రాంగణంలో వైద్య సిబ్బందితో శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు ఎక్కువగా తాగడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు అనిత, శేషుబాయి, దీనమ్మ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

విడవలూరు: ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలని తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఆయన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విడవలూరును కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. ఆర్ఐ మస్తాన్ సలీం, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రారంభమైన టార్గెట్ బాల్ పోటీలు



పోటీలకు హాజరైన క్రీడాకారులు

కోవూరు : మండలంలోని పాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమైంది. స్త్రీ, పురుషుల, మిక్స్‌డ్ విభాగాల్లో జరిగే పోటీలను టార్గెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ప్రారంభించారు. షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భీమతాటి వెంకటరమణయ్య, టార్గెట్ బాల్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బట్టా పాల్‌విల్సన్, జాయింట్ సెక్రటరీ పులివెందుల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయ ప్రారంభం

కోవూరు : కోవూరులోని పాటూరు రోడ్డులో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. తొలుత పార్టీ నేతలతో కలిసి ఆయన కోవూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీర జవాన్లకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ప్రజలు వైఎస్సార్‌సీపీని కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి యువకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే అని గుర్తుచేశారు. అనంతరం ఏపీఎల్‌డీపీ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మాట్లాడారు. పార్టీ నేతలు మల్లికార్జున్‌రెడ్డి, మీరా రెడ్డి, సుబ్బారెడ్డి, దినేష్‌రెడ్డి, అనూప్‌రెడ్డి, కవరగిరి శ్రీలత, పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అహ్మద్, కిశోర్, సుధాకర్‌రెడ్డి, చిరంజీవి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.



ప్రారంభిస్తున్న ప్రసన్నకుమార్‌రెడ్డి

ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు

కొడవలూరు: మండలంలోని యల్లాయపాళెం జెడ్పీ హైస్కూల్లో 2024–25 పది పరీక్షల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు శనివారం నగదు ప్రోత్సాహకాలందించారు. ఆ పాఠశాలలో 1979–80 సంవత్సరంలో పదో తరగతి చదివిన సత్యనారాయణ రెడ్డి, శివకుమార్‌రెడ్డి అప్పటి తోటి విద్యార్థి సుధామణి జ్ఞాపకార్థం రూ.30 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇంగ్లిష్ మీడియంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన డి.జ్యోష్ణ, ఎం.లాస్య మాధురి, తెలుగు మీడియంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన ఎ.స్నేహలత, నాయబ్ రసూల్‌లకు దాత కుటుంబసభ్యుల చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ జి.వసంతకుమారి, హెచ్ఎం ఎ.మోహనరామలింగయ్య, దాత కుటుంబసభ్యులు స్వయారెడ్డి, పూండ్ల వాణి, ఉపాధ్యాయుడు తిరుమలయ్య, స్థానిక నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

